

మాలతి

ఎన్నెన్ని వినతులో..!

భర్త, కొడుకు చనిపోయారు. షుగర్ కారణంగా ఒక కాలు తొలగించారు. దీంతె బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎవరి తోడ్పాటూ లేదు. దీంతో జీవితం దుర్భరంగా మారింది. జీవనాధారం కష్టమైంది. కనీసం పింఛను ఇప్పించినా కొంత వరకు భరోసాగా ఉంటుంది' అంటూ తిరుపతికి చెందిన మాలతి.. కనిపించిన ప్రతి అధికారినీ వేడుకున్నారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్య. వ్యక్తిగతంగా.. సామూహికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటిలానే ఈ సోమవారమూ కలెక్టరేట్‌లో జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

- 8లో

కిటకిటలాడిన ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. మాఘమాస త్రయోదశి కావడంతో సుమారు 28వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 1,014మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,264మంది, రూ.500 అంతరాలయ దర్శనం 254మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,267మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 848,రూ.1,500 టిక్కెట్ల ద్వారా 221మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 170మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 45మంది పూజలు చేయించుకున్నారు.



'పుట్టి' ముంచిన దళారులు!

- వరి చేతికొచ్చేసరికి ధరల పతనం
- కానరాని కొనుగోలు కేంద్రాలు



ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక పొలాల్లో ఆరబెడుతున్న రైతులు

వరిపంట కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యాన్ని అమ్మి అప్పులు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద జిలకర్ల ధర భారీగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డెల్టా ప్రాంతంలో స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లో రైతులు ఫిల్టర్ పాయింట్ల కింద వరి సాగుచేశారు. గతేడాది పుట్టి 5204 (పెద్ద జిలకర్లు) రూ.24,500 పలికాయి. దీంతో ఈ ఏడాది కొన్ని గ్రామాల రైతులు బీపీటీ 5204 (పెద్ద జిలకర్లు) రకాన్ని అత్యధికంగా సాగుచేశారు. ఆ రకం ధాన్యం ధర రూ.18,500కు దిగజారింది. ఆ తర్వాత రూ.18,100కు పడిపోయింది. ఆ ధాన్యాన్ని అడిగే దళారులు, మిల్లర్లు లేకపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. ఇలా ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

దళారుల దోపిడీ

షుగర్‌లెస్ ధాన్యం ఈ ఏడాది మొదట్లో పుట్టి రూ.18,500 పలికి ప్రస్తుతం 19,500 రూపాయల వరకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు దళారులు ప్రచారం చేస్తున్నారు. ఈయితే, ఈ రకాన్ని రైతులు అతి తక్కువగా సాగు చేశారు.



బ్రిడ్జిలపైనా ఇలా..

- అదే కేఎన్ఎంలు (సన్నాలు) రకం పుట్టి రూ.19,500 పలికి ప్రస్తుతం రూ.18,700 నుంచి రూ.19వేల వరకు వచ్చి ఆగిపోయి ఉంది. ఈ ధాన్యాన్ని రైతులు ఎక్కువగా సాగుచేశారు. అయితే, దళారులు, ఇతర రాష్ట్రాల్లోని మిల్లర్లు కుమ్మక్కయ్యారు. కర్ణాటకలోని కుమ్మకూరు, తమిళనాడులోని రెడ్‌హిల్స్‌లో ఈ ధాన్యం పెద్దగా డిమాండ్ లేదని దళారులు ప్రచారం చేస్తున్నారు. రైతులు తక్కువగా పండించిన ధాన్యానికి డిమాండ్ పెంచేసి ఎక్కువ సాగుచేసే ధాన్యానికి డిమాండ్ పడిపోయిందని రైతులను దోపిడీకి గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే బీపీటీ 5204, కేఎన్ఎం రకాలు ఈ ఏడాది ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

కొనుగోలు కేంద్రాలేవీ

ఏటా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేవి. రైతులు ధాన్యాన్ని అరబెట్టుకొని గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని అమ్ముకుంటూ వచ్చేవారు. మండలంలోని 21 పంచాయతీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా లేవు. దీంతో పండించిన ధాన్యానికి దళారులు నెమ్ములు, పచ్చిపేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి వచ్చినా ఆశించినంతమేర ధరలు లేక పోవడంతో రైతులు డీలాపడ్డారు.

- కోట, ఆంధ్రజ్యోతి

సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

తిరుపతి(విద్య), ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఇంటర్ జనరల్ కోర్సుల విద్యార్థులకు సోమవారం ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 94పరీక్షాకేంద్రాల్లో ఉదయం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 4278మంది విద్యార్థులకుగాను 4205మంది హాజరవ్వగా..73మంది గైర్హాజరైనట్లు ఆర్ఐవో జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే మధ్యాహ్న సెషన్‌లో 3143 మందికి 3115మంది హాజరయ్యారు. 28మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.

ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ..!

- 'అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..' తీరుతున్న జీవకోన సమస్యలు

తిరుపతి(జీవకోన), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం జీవకోనలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఇక్కడి సమస్యల పరిష్కారానికి వారధిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గతనెల 28వ తేదీన 'అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనరు మౌర్య తదితరులు పాల్గొన్నారు. స్థానికుల సమస్యలను విన్నారు. ప్రధానంగా నీటి సమస్య, రోడ్లు, డ్రైన్లు, మాల్వాడీగుండం నుంచి జీవకోన మీదుగా వచ్చే వర్షపునీరు వృథాగా పోకుండా చెక్‌డ్యాం ఏర్పాటు, పెద్ద కాలువకు సిమెంటు లైనింగ్ తొలగించి భూమిలోకి నీరు ఇంకేలా చర్యలు, కాలువలకు ఇరువైపులా రక్షణ గోడల ఏర్పాటు, స్మశానాల అభివృద్ధి, పారిశుధ్యం, ఇళ్లు ఉన్న వారికి అనుభవ పత్రాలు ఇలా ఎన్నో సమస్యలను స్థానికులు వారి ముందుంచారు. కార్పొరేటర్లు అన్నా అనిత, అన్నా సంధ్య, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మలు పలు సమస్యలను తెలియజేసి, పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై ఎమ్మెల్యే, కమిషనరు సానుకూలంగా స్పందించారు. ఇక, కమిషనరు మౌర్య జీవకోనలో పర్యటించి సమస్యలను గుర్తించారు. పరిష్కారానికి చర్యలు చేపట్టారు.



నేడు.. పనులు చేపట్టారిలా..

- తిరుమల బైపాస్ రోడ్డు నుంచి సత్యనారాయణపురానికి వెళ్లే 30 మీటర్ల రోడ్డును కార్పొరేషన్ అధికారులు త్వరిత గతిన పనులు చేపట్టారు. దీంతో కొంత మేర ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.



నాడు.. తిరుమల బైపాస్ రోడ్డునుంచి సత్యనారాయణపురం వెళ్లే రోడ్డు



నేడు.. తొలగించారు

- రాజీవ్‌గాంధీకాలనీలోని మూడు మతాలకు చెందిన శ్మశానాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముళ్ల పొదలను తొలగించారు. త్వరలో ప్రహరీ, గేట్ల నిర్మాణం చేపట్టనున్నారు.



నాడు.. శ్మశానంలో పిచ్చిమొక్కలు

- జీవకోన పరిధిలోని వివిధ కాలనీల్లో పారిశుధ్య పనులను కార్పొరేషన్ యంత్రాంగం మెరుగ్గా చేపడుతోంది. మురుగునీటి కాలువల్లో స్ప్రే చేయడంతో పాటు రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. ఎక్కడా చెత్తకుప్పలు నిల్వ లేకుండా తొలగిస్తున్నారు.
- ప్రధానమైన నీటి సమస్యపై కమిషనర్ దృష్టి సారించారు. ఉన్న బోర్లను మరమ్మతులు చేస్తున్నారు. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
- రోడ్లు, డ్రైన్ల మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

దామినేడు వద్ద జిల్లా కోర్టు కాంప్లెక్సు

- స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు సీజే



స్థలాన్ని పరిశీలిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్

తిరుచానూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని కోర్టు సముదాయం తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద ఏర్పాటు కానుంది. నగరంలో ప్రస్తుతమున్న కోర్టు భవనాల సముదాయం చాలడంలేదు. దీంతో జిల్లాకోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి స్థలం కేటాయించాలని సంబంధిత న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని కోరారు. కొంతకాలంగా జిల్లా కోర్టు కాంప్లెక్సు కోసం చంద్రగిరి, మంగళం, దామినేడు వద్ద స్థలాలను పరిశీలించారు. తిరుపతి నగరానికి, జాతీయ రహదారికి తిరుపతి రూరల్ మండలం దామినేడు దగ్గరగా ఉండటంతో, ఈ స్థలం అనువైందని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు తిరుపతి రూరల్‌మండల రెవెన్యూ అధికారులు దామినేడు వద్ద సర్వే నెంబరు 203, 204, 205 తదితర దానిలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. నాలుగైదురోజుల్లో ఈ 15ఎకరాలను జిల్లా కోర్టు కాంప్లెక్సుకు నిర్మాణానికి కేటాయించి.. వారం వ్యవధిలో కోర్టు అధికారులకు అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాలకు సంబంధించిన రికార్డులను న్యాయశాఖకు అప్పగించే పనుల్లో రెవెన్యూ అధికారులు ఉన్నారు.

ఈ స్థలాన్ని ఏపీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఉమ్మడి జిల్లాపోర్టుపోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి.కృష్ణమోహన్, జేసీ శుభం బన్సల్, ఆర్డీవో రామ్మోహన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గురునాథ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనపై దాడి ఘటనపై కేసు నమోదు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ మైదానంలో జరిగిన పుస్తక ప్రదర్శనలో కొందరు దాడి చేయడంపై సోమవారం రాత్రి కేసు నమోదైంది. 'మతపరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చారు. స్టాళ్లలో ఉన్న చాలా పుస్తకాలను చించేశారు. మరికొన్నింటిని నేలపైకి విసిరి కొట్టారు. దాడికి యత్నించారు' అంటూ తుమ్మా ఓంకార్, కిరణ్‌కుమార్, సురేష్‌నాయక్, రమేష్‌బాబుతో పాటు మరికొందరిపై నిర్వాహకులు, పుస్తక ప్రియులు, సాహితీ వేత్తలు, విశాలాంధ్ర బుక్ హౌస్ నిర్వాహకుడు శంకరయ్య కలిసి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే ఘటనపై సోమవారం ఎస్పీ హర్షవర్దన రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై పరిశీలించిన ఎస్పీ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పుస్తకాలను చించి వేయడం, కింద పడేయడం నేరంగా పరిగణిస్తూ సెక్షన్ 427 కింద, మతపరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చి కించపరచడంతో సెక్షన్ 299 కింద సోమవారం రాత్రి అలిపిరి ఎస్ఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

టౌన్‌బ్యాంకుపై 'కూటమి' కన్ను

- వైసీపీని వీడేందుకు సిద్ధపడ్డ ఐదుగురు డైరెక్టర్లు
- పార్టీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ కోసం వెయిటింగ్

తిరుపతి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వందేళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారుతోందన్న విమర్శలపై స్థానిక కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. వైసీపీ నాయకుడు కేతం జయచంద్రారెడ్డి (రామారావు) నేతృత్వంలోని పాలకమండలిపై కూటమి నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ పదవి కూటమి వశం అయ్యేందుకు సహకరించిన నేతల బంధుమిత్రులు టౌన్ బ్యాంక్ పాలకమండలిలో ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీని వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. 2022 జూలైలో టౌన్‌బ్యాంకుకు ఎన్నికలు జరిగాయి. వాటిని ఎలక్షన్..అనడం కన్నా సెలక్షన్ జరిగాయని అప్పటి విపక్షాలు మండిపడిన విషయం తెలిసిందే. అప్పుడు ఎన్నికలు ఎలా జరిగాయన్న విషయాన్ని పక్కనపెడితే టౌన్ బ్యాంకు ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఈక్రమంలో పెద్ద ఎత్తున డిపాజిట్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. వైస్ ఛైర్మన్ ఛాంబర్‌లో మద్యపానం చేయడం, బ్యాంకు పనివేళల్లో అధికారులు ఒకరికొకరు దుర్భాషలాడుకోవడం, సిబ్బంది వ్యవహారశైలిపై ఖాతాదారులు అసంతృప్తిలో ఉన్నారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు రుణమాఫీ చేయడంపై కూటమి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలో పాలకమండలిని కూటమివైపు తిప్పుకునేందుకు ఇప్పటికే వ్యూహాలు మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా కేతం జయచంద్రా రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వై.వాసుదేవ యాదవ్, డైరెక్టర్లుగా ఎం.నాదమునిరెడ్డి, ఎ.సురేష్ కుమార్ రెడ్డి, పి.నాగిరెడ్డి, జి.వెంకటేస్ రాయల్, ఎస్.అనిల్ కుమార్, ఆర్.బ్రహ్మానంద రెడ్డి, కె.అమరనాథ్ రెడ్డి, ఖాసీం మహ్మద్, ఎం.చంద్రయ్య, వి.జ్యోతిప్రకాష్ ఉన్నారు. మొత్తం 12 మంది సభ్యుల్లో ఏడుగురు ఎటువైపుంటే వారిదే టౌన్ బ్యాంకు ఛైర్మన్ కుర్చీవశమవుతుంది. ఇప్పటికే ఐదుగురు డైరెక్టర్లు కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో మరో ఇద్దరితో మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. కూటమి అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే క్రతువును పూర్తి చేసేందుకు కూటమిలో ట్రబుల్ షూటర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తుమ్మలగుంటలో బండిబాట ఆక్రమణ

- ప్రహరీ ఏర్పాటు చేసి.. మద్యం షాపునకు అద్దెకు..


ప్రభుత్వ భూమిలో హెచ్చరికబోర్డుని ఏర్పాటు చేసిన స్థానిక రెవెన్యూ అధికారి

తిరుపతిరూరల్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామ లెక్క దాఖలా సర్వే నంబరు 18/2లోని రోడ్డుకు ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూమి(బండిబాట)ని ఆక్రమణదారులు ఆక్రమిం చి చుట్టూ ప్రహరీని నిర్మించారు. గ్రామానికి చెందిన ఎస్సీకాలనీ నుంచి వీబీపీ రోడ్డు వరకు ఉన్న ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత ఆక్రమించు కుని చుట్టూ ప్రహరీని ఏర్పాటు చేశారు. తాను కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ భూమికి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకుని ఈ అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని రేకులషెడ్డు నిర్మించి దర్జాగా రోడ్డుపక్కనే మద్యం షాపునకు అద్దెకు ఇచ్చి ప్రతినెలా రూ.లక్షల్లో అద్దె వసూలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యం దుకాణానికి సమీపంలోనే పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు. గతంలోనూ ఈ స్థలంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అప్పటి కలెక్టర్లు సిద్ధార్థజైన్, ప్రద్యుమ్నలు అడ్డుకున్నారని, లైసెన్స్ రద్దు చేశారని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు గ్రామస్తులు, స్థానికులు చేసిన ఫిర్యాదుతో రూరల్ తహసీల్దార్ రామాంజులనాయక్ స్పందించారు. వీఆర్వో రమేష్‌ని స్థలపరిశీలన చేయాలని ఆదేశిం చారు. ఆదివారం ఉదయం స్థానిక వీఆర్వో ఆక్రమిత స్థలాన్ని పరిశీలించి 4.5సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ, షెడ్డు ఏర్పాటు చేశారని గుర్తించారు. ఈ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రహరీపై హెచ్చరిక నోటీసు అంటించారు. సర్వే నంబరు 18/2లో 70సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని, క్రయవిక్రయాలు చేపట్టినా..ఆక్రమించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పొందుపరి చారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో 15అడుగుల మేరకు బండి దారి ఉందని, దానిలో ఏర్పాటు చేసిన ఆక్రమణలు తొలగిస్తామని పేర్కొన్నారు. అలాగే పలువురు ఈ స్థలంలో ప్రహరీలు నిర్మించి ఉన్నారని, వారికి నోటీసులు అందజేసి తొలగిస్తామని అంటున్నారు.

యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు


హిటాచీతో గ్రావెల్ తవ్వుతున్న దృశ్యం

చంద్రగిరి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మండపంపల్లెలో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గ్రామ సమీపంలో భారీ యంత్రాలతో కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల్లో ఉన్న గ్రావెల్‌ను తవ్వి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పైగా టిప్పర్లు తిరుగుతుండడంతో మండపంపల్లె నుంచి చంద్రగిరి వరకు రోడ్డు గుంతలమయ మవుతోంది. మండపంపల్లె, దోర్నకంబాల, మల్లయ్యపల్లె, నాగలచెరువు, ఇందిరమ్మ కాలనీవాసులు భయభ్రాంతులకు గురువుతున్నారు. దీనిపై సంబంధిత మైనింగ్, రవాణా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి


మాట్లాడుతున్న శివశంకరయ్య

చంద్రగిరి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళనా లేకుండా పరీక్షలు రాయాలని అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకరయ్య అన్నారు. సోమవారం చంద్రగిరిలోని పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివశంకరయ్య మాట్లాడుతూ పరీక్షలు రాయడంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన వాలీబాల్ కోర్టు, ట్రాక్ రన్, టెన్నికాయిట్ కోర్టులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు లలితకుమారి, భాస్కర్‌బాబు, ఏఎస్వో సారథి, హెచ్‌ఎం వెంకటనారాయణరెడ్డి పాల్గొన్నారు.

తిరుచ్చిపై సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడు



చంద్రగిరి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం తిరుచ్చి వాహనంపై సీతారామలక్ష్మణ సమేత హనుమంతు ఉత్సవర్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవర్లను విశేషంగా అలంకరించి, తిరుచ్చి వాహనంపై అధిష్ఠించారు. తిరుచ్చి వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, రమేష్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మునికుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు పాల్గొన్నారు.

అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి


ఆలయం వద్ద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్

తిరుచానూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దర్శించుకున్నారు. ఆలయ వద్ద ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జస్టిస్ కృష్ణమోహన్‌ను ఆలయ వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 95 వినతులు


వినతి పత్రాలు తీసుకుంటున్న ఎస్పీ హర్షవర్ధన రాజు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ హర్షవర్ధన రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 95 వినతులు వచ్చాయి. వీటిని పరిశీలించిన ఎస్పీ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అదనపు ఎస్పీలు రవిమనోహరాచారి, నాగభూషణరావు పాల్గొన్నారు.

పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వండి


తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేస్తున్న మహిళ

తిరుపతిరూరల్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమికి పట్టాదారుపుస్తకం ఇవ్వాలని దామినేడు గ్రామానికి చెందిన మునిలక్ష్మి కోరారు. రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం సమర్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆన్‌లైన్‌లో పేరు మార్పు చేశారని, తిరిగి తమపేరును ఆన్‌లైన్‌లో పొందుపరచాలని తహసీల్దార్ రామాంజులనాయక్‌ని కోరారు. మొత్తం 5అర్జీలు అందాయని తహసీల్దార్ తెలిపారు.

నులిపురుగుల నివారణపై అవగాహన


నులిపురుగుల నివారణ మాత్రలు వేస్తున్న బాలకృష్ణ నాయక్

తిరుచానూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పద్మావతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో అధికారులు బాలాజీ, పద్మావతి, ఉదయశ్రీ, మురళీకృష్ణ పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకే సీసీ రోడ్ల నిర్మాణం


సీసీ రోడ్డును పరిశీలిస్తున్న పీడీ శ్రీనివాస ప్రసాద్

భాకరాపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల మేరకే సీసీ రోడ్ల నిర్మాణం జరగాలని డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ అన్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, గోకులం షెడ్లు, ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలన్నారు. మండలానికి మంజూరైన గోకులం షెడ్లను త్వరగా పూర్తి చేయించాలన్నారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. చిట్టేచర్ల పంచాయతీలో కందకాల పనులను పరిశీలించారు. భాకరాపేటలో సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఏపీవో భార్గవి, టీడీపీ మండలాధ్యక్షుడు బెల్లంకొండ మురళి, సర్పంచ్ నాగచంగమనాయుడు, ఎఫ్ఏలు మణి, మోహన్ పాల్గొన్నారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి


సమావేశంలో మాట్లాడుతున్న పులివర్తి సుధారెడ్డి

పాకాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. మండలంలోని బైనపల్లె, ఉప్పరపల్లె పంచాయతీలలో సోమవారం ఆమె మహిళలతో సమావేశాలు నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి, రాయితీ రుణాలపై మహిళలకు అవగాహన కల్పించారు. గ్రామాలలో మురుగు కాలువలు, తాగునీరు, ఇంటిపట్టాలు, సీసీ రోడ్లు వేయాలని మహిళలు కోరారు. జడ్పీటీసీ నంగా పద్మజరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బి.నాగరాజనాయుడు, కార్యదర్శి ఫల్గుణ, కె.సావిత్రి, రాజ్యలక్ష్మి, ఎస్.మర్యాదనాయుడు, బుజ్జినాయుడు, భరత్, కిరణ్ పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు


కార్మికులతో కలసి పరిసరాలను శుభ్రం చేయిస్తున్న డీఎస్పీ ప్రసాద్

పాకాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని దామలచెరువు మ్యాంగోనగర్ పరిసరాలలో పంచాయతీ కార్మికులు పోలీసులతో కలిసి పరిసరాలను శుభ్రం చేయించారు. ఆకతాయిలు మద్యం తాగి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయించారు. ముళ్లకంపలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సీఐ సుదర్శన్ ప్రసాద్, ఏఎస్ఐ వెంకటరమణ నాయుడు, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం


సీసీ రోడ్డును పరిశీలిస్తున్న ఎంపీడీవో రామచంద్ర

తిరుపతిరూరల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. జనార్దన్ కాలనీలో వాటర్ ట్యాంక్ నుంచి చెంచువారికాలనీ వరకు ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. రూరల్ మండల ఎంపీడీవో రామచంద్ర సోమవారం గ్రామాన్ని సందర్శించి, పనులను పర్యవేక్షించారు. 30 ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరిస్తుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కాయం వెంకటేష్, దామినేటి నాగరాజు, మహేష్, చిన్న నటరాజ్, లక్ష్మీప్రసన్న, జ్ఞానేశ్వర్‌రెడ్డి, ముంతాజ్‌బేగం పాల్గొన్నారు.

కూటమి అధికారంలోనూ

పెద్దిరెడ్డికే అనుకూలంగా అధికారులు

- టీడీపీ కేంద్ర కార్యాలయంలో సదుంవాసుల ఫిర్యాదు


టీడీపీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహనరావుకు ఫిర్యాదు చేస్తున్న సదుం మండలవాసులు

చిత్తూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చిత్తూరు జిల్లాలో అధికారులు ఇంకా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని సదుం మండలానికి చెందిన పలువురు వాపోయారు.గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు సోమవారం సదుం మండలానికి చెందిన పెద్దిరెడ్డి బాధితులు పలువురు తరలివచ్చారు. తమ భూముల్ని కబ్జా చేశారని ఒకరు.. కుటుంబం మొత్తం మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని మరొకరు..తహసీల్దార్, ఎస్ఐ తమ సమస్యల్ని పట్టించుకుని న్యాయం చేయడం లేదని ఇంకొకరు.. ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకులు కంభంపాటి రామ్మోహన రావు, బుచ్చిరామ్‌ప్రసాద్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.సదుం మండలం బూరగమంద, గాదేవారిపల్లె, గంటావారిపల్లె, కొర్లకుంటవారిపల్లె తదితర గ్రామాల నుంచి బాధితులు తమకు జరిగిన నష్టం గురించి ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. బూరగమందలో పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని కబ్జా చేసి, అందులోని మామిడి చెట్లను లోడేశారని, ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని, డిగ్రీ చదివే తన కుమారుడిపై హత్యాయత్నం కేసు పెట్టి రెండు నెలలు జైల్లో పెట్టారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న మూడెకరాల భూమిని ప్రాజెక్టు కోసం తీసుకుని పరిహారం ఇవ్వలేదని యశోదమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఇప్పటికీ లోకల్‌గా అధికారులు పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని వెంకటస్వామి చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో 14 మందిని కిడ్నాప్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా తమను బెదిరిస్తున్నా స్థానిక ఎస్ఐ పట్టించుకోవడం లేదని ఎస్టీ నేత ఒకరు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుని మెష్ వేసేసి ప్రశ్నించిన తన కుటుంబ సభ్యులందరిపై అక్రమ కేసులు పెట్టారని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

రామకృష్ణతీర్థ ముక్కోటికి కట్టుదిట్టమైన భద్రత


అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ

తిరుమల, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): కట్టుదిట్టమైన భద్రత నడుమ రామకృష్ణతీర్థ ముక్కోటి జరగాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల పోలీసు అధికారులను ఆదేశించారు. తిరుమలలో 12వ తేదీన జరుగనున్న రామకృష్ణతీర్థ ముక్కోటి భద్రతాఏర్పాట్లపై ఆయన తిరుమల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులతో సమీక్షించారు. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఎంతమంది రాబోతున్నారో ముందస్తు అంచనా వేసి పటిష్ఠ భద్రతను కల్పించాలన్నారు. రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాల్లో రోప్ టీమ్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రద్దీ అధికమైతే అప్పటికప్పుడు కంపార్ట్మెంట్ల తరహాలో దఫాలవారీగా ముందుకు పంపాలన్నారు. పార్కింగ్ సమస్యలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనంతరం తిరుమలలో పెండింగ్ ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. త్వరగా పెండింగ్ కేసులు పూర్తిచేయాలన్నారు. ఏ క్యాటగిరిలో ఎన్ని కేసులు ఉన్నాయనే సమాచారంతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి హేమంత్, అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ రామకృష్ణ, సీఐలు విజయ్ కుమార్, శ్రీరాముడు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్ పరిధిలోని ఆర్‌సీ పురం క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపిన ప్రకారం.. మల్లవరం పంచాయతీ గాంధీనగర్‌కు చెందిన వేలుస్వామి వినోద్ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం గాంధీనగర్‌లో జరిగే కాలికమ్మ జాతరకు బంధువులను పిలిచేందుకు వడమాలపేటకు ద్విచక్రవాహనంలో వెళ్లారు. ఆర్‌సీపురం జంక్షన్ దాటాక చంద్రగిరి నుంచి రేణిగుంట వైపు వేగంగా వెళుతున్న లారీ, ఇతడిని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న వినోద్ లారీ టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో రుయాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. వినోద్ మరణానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ చెప్పారు. ఈ మేరకు ఎస్ఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తొక్కిసలాట బాధితులను ఆదుకున్నాం: ఎమ్మెల్యే


బాధితురాలికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి

తిరుపతి(వైద్యం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాధితులను అన్నివిధాలా ఆదుకున్నామని, ప్రస్తుతం కోలుకుంటున్న వారికీ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నారు. తొక్కిసలాటలో గాయపడి బర్డ్‌లో చికిత్స పొందుతున్న కృష్ణమ్మను, బర్డ్‌లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజేశ్వరిని సోమవారం కలిశారు. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరికి రూ.5 లక్షలు, కృష్ణమ్మకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. తొక్కిసలాట ఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన అని అలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి ఆర్థికసాయంతో పాటు మెరుగైన వైద్యం అందించి వారు పూర్తిగా కోలుకునేలా చేశామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు కూడా పూర్తిగా కోలుకునే వరకు టీటీడీ, ప్రభుత్వం వైద్య ఖర్చులను భరిస్తుందన్నారు. బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం టీటీడీ, ప్రభుత్వం బాధితులను అన్నివిధాలా ఆదుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ వూకా విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, నేతలు నరసింహయాదవ్, అజయ్‌కుమార్, భాస్కర్, రాజారెడ్డి, సుభాషిణి పాల్గొన్నారు.

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం



తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి వెస్ట్ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రకాష్ అనారోగ్యంతో వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ హర్షవర్ధన రాజు వైద్య ఖర్చుల నిమిత్తం సోమవారం రూ.లక్ష అతని కుమారుడు అజయ్‌కుమార్‌కు అందజేశారు.

'కేఎల్‌వర్సిటీలో అవకతవకలపై విచారణ చేపట్టాలి'

తిరుపతిరూరల్, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): కేఎల్‌వర్సిటీలో జరుగుతున్న పలు అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యు.నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఎంఆర్‌పల్లెలోని ఉల్లిపట్టెడక్రాస్ వద్ద ఉన్న సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీకి న్యాక్‌ఏగ్రేడ్ సాధించేందుకు ముడుపులు అందజేసి సీబీఐకి అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. అడ్మిషన్లని పెంచుకునేందుకు ప్లేస్‌మెంట్లు ఇస్తున్నామని బూటకపు ప్రచారాలు చేస్తూవిద్యార్థులను,తల్లిదండ్రులను మోసంచేస్తున్నారని ఆరోపించారు.

ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ అవసరం

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అన్ని రకాలుగా అన్యాయానికి గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు విద్యా, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులపై పద్మావతి మహిళా యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో పలువురు నిపుణులు మాట్లాడారు. ఎస్వీయూ అడల్ట్ ఎడ్యుకేషన్ రిటైర్డు ప్రొఫెసర్ ఆదినారాయణ, పద్మావతి వర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ త్రిపురసుందరి మాట్లాడుతూ సమాజంలోనూ, కుటుంబంలోనూ ట్రాన్స్‌జెండర్లను ఆదరించాలన్నారు. ఎస్ఐ అశ్విని మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల సమస్య ప్రపంచ సమస్యగా ఉందన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ఉమెన్ స్టడీస్ అధికారులు, ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.

పేదలకు ఇంటిస్థలాలు మంజూరు చేయాలి

తిరుపతి రూరల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు కోరారు. తిరుపతి అర్బన్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం పేదలతో కలసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కేవలం సెంటుస్థలాన్ని కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. లేఅవుట్లు చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడంతో ఇల్లు నిర్మించుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించి దగ్గరలోని ప్రభుత్వ తక్షణమే భూముల్లో ఇంటిస్థలాలు చూపించాలని కోరారు. అర్బన్, రూరల్ తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన

తిరుపతిరూరల్, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల హక్కులపై ప్రజలు మరింత అవగాహన పెంచుకోవాలని సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాజారెడ్డి కోరారు. ఎమ్మార్‌పల్లిలోని యూత్‌హాస్టల్‌లో సోమవారం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-సమస్యలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలు సేవా సంస్థలు వినియోగ దారులను నష్టపరుస్తూ హక్కులకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కల్తీనెయ్యిపై లోతుగా దర్యాప్తు జరగాలి: బీజేపీ

తిరుపతి(జీవకోన), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి) : టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరగాలని బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ వారితో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపైనా విచారణ జరగాలని కోరారు. బోలేబాబా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు అనుమతులు ఇచ్చిన అధికారులను విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

ఆర్టీసీ డిపోల్లో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

తిరుపతి(ఆర్టీసీ), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 ఆర్టీసీ డిపో గ్యారేజీ, బస్టాండ్లలో అభివృద్ధి పనుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీవో జి.నరసింహులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు ఆయా డిపో మేనేజర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు లభిస్తాయని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు దరఖాస్తులు డీపీటీవో కార్యాలయంలో అందజేయాలని, 3 గంటలకు అందరి సమక్షంలో టెండర్లను ఓపెన్ చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 63020 82018ను సంప్రదించాలని కోరారు.

డాక్టరేట్ ప్రదానం


వజీరాభాను

తిరుపతి(విశ్వవిద్యాలయాలు, ఫిబ్రవరి 10 (ఆంధ్ర జ్యోతి): పద్మావతి మహిళా యూనివర్సిటీ సోషియల్ వర్క్ పరిశోధకులు ఎస్.వజీరాభాను డాక్టరేట్ పొందారు. రీప్రొడక్టివ్ హెల్త్ అవేర్‌నెస్ అమాంగ్ స్కూల్ గోయింగ్ అడోలసెంట్ గర్ల్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంశంపై ప్రొఫెసర్ కె.అనురాధ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినట్టు పీఆర్వో శ్రీరజని తెలిపారు.

సూర్యఘర్ పథకం అవగాహన మేళాకు విశేష స్పందన


అవగాహన మేళాకు హాజరైన వినియోగదారులు

తిరుపతి(ఆటోనగర్), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): సూర్యఘర్ పథకం అవగాహన మేళాకు విశేష స్పందన లభించినట్లు ఈఈ (టెక్నికల్) వాసవీలత తెలిపారు. తిరుపతి ఎస్‌ఈ కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అవగాహన మేళాకు 1000 మంది వినియోగదారులు హాజరై రూఫ్‌టాప్ ఏర్పాటుపై అనుమానాలను నివృత్తి చేసుకున్నారని పేర్కొన్నారు. రూఫ్‌టాప్ ఏర్పాటు చేయదలచిన వారికి బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

వేద వర్సిటీ రిజిస్ట్రార్‌గా భాస్కరుడు


వీసీ రాణీసదాశివమూర్తి నుంచి నియామక ఉత్తర్వులు స్వీకరిస్తున్న భాస్కరుడు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 10 (ఆంధ్ర జ్యోతి): శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్‌గా డాక్టర్ పోకల భాస్కరుడు నియమితులయ్యారు. ఇప్పటివరకూ వేద వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ తారకరామకుమారశర్మ వ్యవహరించారు. ఈ స్థానంలో రెగ్యులర్ రిజిస్ట్రార్‌గా ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ గణిత విభాగ అధ్యాపకులు డాక్టర్ భాస్కరుడుని నియమిస్తూ వీసీ ఆచార్య రాణీసదాశివమూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో డిప్యుటేషన్‌పై నియమించారు. ఈ క్రమంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

బాబుకు నంది పురస్కారం


బంగారునంది అవార్డును స్వీకరిస్తున్న జేసీ బాబు

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తిలో, సమాజసేవ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరుస్తున్న తిరుపతికి చెందిన ఎం.బాబు నంది పురస్కారం అందుకున్నారు. తెలుగు కళారత్నాల వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల వివిధ రంగాలలో సేవలందించిన వారికి జాతీయ బంగారు నంది పురస్కారాలు ప్రదానం చేశారు. తెలుగు కళారత్నాల సాంస్కృతిక శాఖ సీఈవో డాక్టర్ రత్నం, జాతీయ కన్వీనర్ డాక్టర్ ధనాసి ఉషారాణి, న్యాయవాది డాక్టర్ జగదీష్ చేతులమీదుగా బాబు పురస్కారం అందుకున్నారు.

అర్చకుడిపై దాడి బాధాకరం


మాట్లాడుతున్న పురోహిత సంఘ నేతలు

తిరుపతి(జీవకోన), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి బాధాకరమని తిరుపతి బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు, సంస్కార్ ఫౌండేషన్ ఛైర్మన్ రాజేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ స్వామి వారి సేవలో తరించే అర్చకుడిని కిడ్నాప్ చేసి, దాడికి దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కపిలేశ్వర పురోహిత సేవా సంఘం అధ్యక్షుడు అన్నదానం అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పారా విజయకుమార్ శర్మ, సభ్యులు గౌతమ్‌శర్మ, కేబీ రాజేష్, సాయి, హేమంత్‌శర్మ, కోడూరు ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి


ఇన్‌చార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, ఆటో డ్రైవర్లు

తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఫోన్ ద్వారా 12 మంది, మరో 47 మంది వినతులు ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వల్ల ట్యాక్సీవాలాలకు ఇబ్బంది అవుతుందని, పునఃపరిశీలించాలని కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రలు కోరారు. టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇళ్ల కోసం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, కుక్కల బెడద పరిష్కరించాలని, డ్రైన్లు, సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని పలువురు వినతులు అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

నులిపురుగుల మందుల పంపిణీ


నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ వైద్యులు

తిరుపతి అర్బన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, హైస్కూల్స్ జూనియర్ కళాశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ జయంతి, డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో సిబ్బంది మురళీమోహన్, రామలక్ష్మమ్మ ప్రతి విద్యాలయాన్నీ సందర్శించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 7,232మంది విద్యార్థులకు మాత్రలు వితరణ చేశారు.

ఎస్పీకి డిప్యూటీ మేయర్ అభినందన


ఎస్పీని అభినందిస్తున్న డిప్యూటీ మేయర్ మునికృష్ణ

తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినందుకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజును డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ అభినందించారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయన శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూలో సోమవారం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. పాపులేషన్ స్టడీస్ - ఎకనమెట్రిక్స్ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లలితకుమారి, ప్రొఫెసర్ భాస్కరరెడ్డి, ప్రొఫెసర్ సాయిసుజాత, ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య పాల్గొని మాట్లాడారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో ప్రమాణాలను పెంపొందించడానికి అధ్యాపకుల్లో మారుతున్న కాలానుగుణంగా మార్పు చేర్పులు అవసరమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధ్యాపకులు నిరంతర విద్యార్థులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వినోదిని, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సునీత, వివిధ విభాగాలకు చెందిన 120 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.

వ్యాన్ ఢీకొని వృద్ధుడి మృతి


మృతిచెందిన వృద్ధుడు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన గోవిందరాజస్వామి కోనేటి వద్దనున్న వినాయకస్వామి ఆలయం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈస్ట్ ఎస్ఐ మహేష్ వివరాల మేరకు.. కొర్లగుంటకు చెందిన విజయభాస్కరరెడ్డి నూతనంగా వాహనం కొనుగోలు చేశాడు. వినాయకస్వామి ఆలయం వద్ద పూజ చేసుకున్నాడు. అక్కడి నుంచి తీసే క్రమంలో ఎదురుగా ఉన్న మాణిక్యం(70)ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9154141862కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మహేష్‌బాబు కోరారు.

ఆత్మవిశ్వాసంతో పబ్లిక్ పరీక్షల్లో విజయాలు


విద్యార్థులతో చైర్‌పర్సన్ రమాదేవి తదితరులు

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : ఆత్మవిశ్వాసంతో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో అద్భుత విజయాలను సాధించవచ్చని లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్ చైర్‌పర్సన్ ఎం.రమాదేవి తెలిపారు. యశోదనగర్‌లోని సీబీఎస్ఈ పాఠశాలలో టెన్త్ చదివే విద్యార్థులకు సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. స్కూల్ ప్రాంగణంలో సరస్వతిదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులను ఆశీర్వదించారు. ఆమె మాట్లాడుతూ సీబీఎస్ఈ పరీక్షల్లో అనుసరించాల్సిన మెలకువలను వివరించారు. వివిధ అంశాల్లో ప్రతిభచాటిన వారికి బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ కె.రాజగోపాల్‌రెడ్డి, డైరెక్టర్ కేఆర్ శ్వేతారెడ్డి పాల్గొన్నారు.

స్విమ్స్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి


స్విమ్స్ పరిపాలనా భవనం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

తిరుపతి(వైద్యం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): స్విమ్స్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్విమ్స్ పరిపాలనా భవనం ముందు కార్మికులతో కలిసి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు జీతాలు పెంచకపోవడం, నిబంధనల మేరకు రాయితీలు, యూనిఫాం ఇవ్వకపోవడం దారుణమైన విషయమన్నారు. దీనికితోడు నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రభావతి కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సుబ్రహ్మణ్యం, లక్ష్మి, బుజ్జి, శ్రీరాములు, వేణుగోపాల్ పాల్గొన్నారు.

‘వైకుంఠం’ డ్యూటీ చేస్తే జీతం ఆపేశారు

తిరుపతి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : శ్రీవారి వైకుంఠ దర్శనాల టోకెన్ల జారీ కేంద్రాల్లో విధులు నిర్వహించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీతం ఇవ్వకుండా నిలిపివేశారు. టీటీడీ అధికారుల్లో సమన్వయం లేక కాంట్రాక్టు సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. శ్రీలక్ష్మీనారాయణ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అండ్ డేటా ప్రాసెసింగ్స్ సొసైటీ పేరిట టీటీడీలో 107 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలాకాలంగా పనిచేస్తున్నారు. వైకుంఠ దర్శనాల జారీ కోసం తిరుపతిలోని 8 కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల్లో పనిచేయమని టీటీడీలోని ఈడీపీ విభాగం వాట్సప్ గ్రూప్ ద్వారా సిబ్బందికి మెసేజ్ పంపారు. ఆ మేరకు టోకెన్ల జారీ కేంద్రాల్లో పనిచేశామని ఆపరేటర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న జీతాలు ఇవ్వాల్సివుండగా 11 రోజుల పాటు జీతాలు ఆపాలని ఆడిట్ విభాగంలో పనిచేసే ఓ అధికారి ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. తమకు వచ్చేది రూ.12వేలు వేతనమని, అది కూడా సమయానికి ఇవ్వకపోతే ఎలా బతకాలని ఆవేదన చెందుతున్నారు.

రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పునః ప్రారంభం


పద్మావతి ఫ్లోర్ మిల్ వద్ద ప్రారంభించిన రైల్వే అండర్ బ్రిడ్జి పనులు

తిరుపతి(ఆటోనగర్), ఫిబ్రవరి 10: తిరుపతి-రేణిగుంట రైలు మార్గంలోని పద్మావతి ఫ్లోర్ మిల్లు ఎదుట ఉన్న లెవల్ క్రాసింగ్ గేటు(109)వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను అధికారులు సోమవారం ఎట్టకేలకు పునఃప్రారంభించారు. ఈ మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్లు తొలగించి, అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. హీరో హోండా ఎదుట ఉన్న ఎల్‌సీ గేట్(107), పద్మావతి ఫ్లోర్ మిల్లు ఎదుట ఉన్న లెవల్ క్రాసింగ్ గేటు(109) వద్ద అండర్ బ్రిడ్జిలు నిర్మించడానికి ఏడాది క్రితం రూ.16కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లు ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. కొన్ని రోజులుగా పనులు నత్తనడకన సాగాయి. ప్రస్తుతం పనుల్లో వేగం పుంజుకుంది. హీరో హోండా ఎదుట ఉన్న ఎల్‌సీ గేట్(107) వద్ద ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు.

మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి


సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

తిరుపతి(ఆటోనగర్), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాజారెడ్డి, ఆర్.రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. తిరుపతి బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం యూనియన్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మెడికల్ కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఆస్పత్రుల్లో 8 గంటల డ్యూటీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంగా రూ.21 వేలు ఇవ్వాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో నాయకులు పి.ప్రకాష్, పుట్టా మహేంద్ర, డి.చంద్ర, హనుమయ్య, జి.శ్రీనివాసులు, ఎస్.సుశీలమ్మ, అన్నయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

అబాకస్‌లో మాతృశ్రీ విద్యార్థి ప్రతిభ


విద్యార్థిని అభినందిస్తున్న డాక్టర్ సుధాకర్‌నాయుడు

తిరుపతి(విద్య), ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): రైల్వే కాలనీలోని మాతృశ్రీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో మూడవ తరగతి చదివే విద్యార్థి ఎ.జైదీప్ అబాకస్ పోటీలలో ప్రతిభచాటి సర్టిఫికెట్, జ్ఞాపిక పొందారని ఛైర్మన్ డాక్టర్ కె.సుధాకర్‌నాయుడు పేర్కొన్నారు. విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో తమ విద్యార్థి మంచి ప్రతిభచాటారని అభినందించారు.

చంద్రబాబు అనుభవంతోనే రాష్ట్రం ముందుకు

- మంత్రి నారాయణ



తిరుమల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని, సీఎం చంద్రబాబు తనకున్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడి ప్రజలు అన్ని విధాల బాగుండాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు.

తిరుమలలో గదుల చెకౌట్ కేంద్రం

తిరుమల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తులకు గదుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుమలలో సిఫార్సు లేఖలపై ఎంబీసీ34, టీబీ కౌంటర్లలో, వీఐపీలకు పద్మావతి కౌంటర్లలో గదులు కేటాయిస్తారు. అయితే గత కొంతకాలంగా పద్మావతి, ఎంబీసీ కౌంటర్ల వద్ద సిఫార్సు లేఖలు ఉన్నప్పటికీ గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. శ్రీవారి దర్శనానికంటే గదులు పొందేందుకే అధిక సమయం పడుతోంది. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీఈవో ఆర్1 భాస్కర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఉద్యోగుల సిఫార్సుల కోసం ఎంబీసీ34కు సమీపంలో మరొక గదులు కేటాయింపు కౌంటర్‌ను ఇటీవల ప్రారంభించారు.



పద్మావతి కార్యాలయం పక్కనే ఏర్పాటు చేస్తున్న చెకౌట్ కేంద్రం

పద్మావతి వద్ద గదులు ఖాళీ చేసేవారు కూడా క్యూలైన్ ద్వారానే వెళ్లాల్సివస్తోందని గుర్తించి పక్కనే ప్రత్యేకంగా చెకౌట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. త్వరలోనే ఈకౌంటర్ అందుబాటులోకి రానుంది.


సర్వదర్శనానికి 16 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2 లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లలో సర్వదర్శనం భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.

శనివారం నాటి హుండీ ఆదాయం: రూ.3.67 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 84,536

తలనీలాలు సమర్పించినవారు: 25,890



ప్రతి అర్జీకీ పరిష్కారం చూపండి

● కలెక్టరేట్ పీజీఆర్ఎస్‌కు 249 వినతులు



ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీ శుభం బన్సల్

తిరుపతి(కలెక్టరేట్), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 249 అర్జీలు వచ్చాయి. అందులో భూ సమస్యలపైనే 155 ఉండడం గమనార్హం. డీఆర్వో నరసింహులు, ఎస్డీసీ దేవేంద్రరెడ్డి, రోష్మాండ్, శివశంకర్‌నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

వెటర్నరీ వర్సిటీ విద్యార్థుల ఆందోళన

స్టైఫండ్ పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 8 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థులు.. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వైద్య విద్యకు సమానమైన వెటర్నరీ విద్యను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టరేట్ నుంచి భారీ ర్యాలీగా వెటర్నరీ యూనివర్సిటీకి వెళ్లారు. యశ్వంత్, లీలాప్రసాద్, నాగరాజు, ఉషా మనోహర్, పవన్, నిరంజన్, మనోజ్, గుణ, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.



వెటర్నరీ విద్యార్థుల ధర్నా

మా పొలాలకు 'గంగ'ను ఇవ్వండి

'బాలయ్యపల్లి మండలం గిరిజన కాలనీకి చెందిన.. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో నిమ్మచెట్లు సాగు చేశాం. దీనికి 2009లో ఐటీడీఏ మూడు బోర్లు వేయగా.. నీళ్లు పడలేదు. మేమూ సొంతంగా బోర్లు వేసినా.. నీళ్లు సరిపోవడం లేదు. సుమారు 30 ఎకరాల్లో నిమ్మచెట్లు, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. మా పొలాలకు కొంత దూరంలో తెలుగుగంగ కాలువ ఉంది. దీని నుంచి నీటిని మాకు ఇవ్వాలి' అని రైతులు కోరారు.



బాలాయపల్లి రైతులు

ఎస్టీ కార్పొరేషన్ రుణం మంజూరు చేయించండి



రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. పింఛను అయితే వస్తోంది. ముగ్గురు పిల్లలు, కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌లో రుణం ఇప్పిస్తే చిన్న కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తాను. కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు దయ చూపడం లేదు. మీరైనా కరుణించండి.

- వెంకటేశ్వరరావు, ఎంపేడు, శ్రీకాళహస్తి మండలం

పింఛను కోసం ఏడాదిగా తిరుగుతున్నా..

పింఛను కోసం కలెక్టరేట్ చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎవరూ పట్టించుకోవడంలేదు. సచివాలయ సిబ్బందిని అడిగితే సరిగా సమాధానం చెప్పడం లేదు. మీరైనా స్పందించండి.

- చిరంజీవి, కొండకిందపల్లి, పదిపుట్లబైలు



తిరుపతిలో శాయ్ డీడీ పర్యటన

● మైదానాలు, భవనాల పరిశీలన



ఎస్వీయూ డార్మెటరీలో వంటశాలను పరిశీలిస్తున్న శాయ్ అధికారులు

తిరుపతి(క్రీడలు), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) డిప్యూటీ డైరెక్టర్ నవీన్‌కుమార్ సోమవారం తిరుపతిలో పర్యటించారు. కర్నూలు, ఏలూరు, వైజాగ్, యానాంలో ఉన్నట్లుగా తిరుపతిలోనూ రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా రెసిడెన్షియల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ మేరకు గతేడాది డిసెంబరులో శాప్ చైర్మన్ రవినాయుడు ప్రతిపాదనలు తయారు చేసుకొని కేంద్ర క్రీడాశాఖా మంత్రి మన్సుక్ ఎస్.మాండవ్యను కలిశారు. ఆయన సూచన మేరకు శాయ్ డిప్యూటీ డైరెక్టర్(బెంగళూరుశాఖ)నవీన్‌కుమార్ సోమవారం ఉదయం శ్రీనివాస క్రీడా సముదాయానికి చేరుకొన్నారు. డీఎస్‌డీవో సయ్యద్‌సాహెబ్ తదితరులతో సమావేశమయ్యారు. జిల్లాలోని మైదానాలు, క్రీడా సదుపాయాలు, క్రీడల గురించి తెలుసుకున్నారు. ఎస్వీయూలోని డార్మెటరీ, ఫ్యాకల్టీక్వార్టర్స్, ఎమ్మెల్సీ భవనం, తారకరామ మైదానం, శ్రీనివాస క్రీడా సముదాయంలోని ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్‌హాల్‌ను పరిశీలించారు. ప్రతి భవనాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో, ఫొటోలు తీసుకుంటూ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. తాను తనిఖీ చేసిన భవనాల స్థితిగతులపై నివేదిక తయారుచేసి శాయ్ ప్రధాన కార్యాలయానికి అందిస్తానని నవీన్‌కుమార్ చెప్పారు. ఇప్పటికే శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఖేలోఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఏర్పేడు వద్ద ఐసర్‌లో అథ్లెటిక్‌ట్రాక్ ఏర్పాటుకు నిధులు మంజూరుచేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులకు అనుమతులిస్తామన్నారు.

ఆన్‌లైన్ చీటింగ్ కేసుల్లో లక్ష్మీరెడ్డి అరెస్టు

● అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ పోలీసులు



తిరుపతిలో లక్ష్మీరెడ్డిని అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన తిరుపతి ఎంఆర్‌పల్లెకి చెందిన లక్ష్మీరెడ్డిని సోమవారం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ చీటింగ్ కేసుల్లో వివిధ రాష్ట్రాల్లో ఈమెపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆమె కోసం కొన్ని నెలలుగా గాలిస్తున్న జైపూర్ పోలీసులు.. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ తర్వాత లక్ష్మీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 2021లో జైపూర్, చాంద్వాజీ పోలీసు స్టేషన్లలో లక్ష్మీరెడ్డితో పాటు అరుణ్‌రెడ్డి, మహ్మద్ జాహిద్‌ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదైందని తిరుపతి పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న లక్ష్మీరెడ్డిని ఎస్వీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ్నుంచి వైద్య పరీక్షలు నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే తిరుపతిలోని అదనపు జ్యుడిషియల్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఆ తర్వాత ఆమెను జైపూర్‌కు తీసుకెళ్లనున్నారని ఎస్వీయూ స్టేషన్ సీఐ రామయ్య చెప్పారు.

వివిధ సెక్షన్ల కింద కేసు

లక్ష్మీరెడ్డిపై సెక్షన్ 419, 420, 66సీ, 66డీ, 120-బి, 406 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులో అరుణ్‌రెడ్డి, మహ్మద్ జాహిద్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో వున్న లక్ష్మీరెడ్డి కోసం పోలీసులు కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో మూడు రోజులుగా కిరణ్‌రాయల్ వ్యవహారంలో మీడియాలో కనిపించడంతో జైపూర్ పోలీసులు తిరుపతికి వచ్చారు. అరెస్టుకు ముందు లక్ష్మీరెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజును కలసి తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం తిరుపతి ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని మీడియా సమావేశంలో కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేశారు.

కిరణ్ మాటలకు మోసపోయా

- లక్ష్మీరెడ్డి ఆరోపణ

తిరుపతి(జీవకోన), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జనసేన నేత కిరణ్‌రాయల్ మాయమాటలు నమ్మి మోసపోయానని బాధితురాలు లక్ష్మీరెడ్డి ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కిరణ్ పరిచయం అయినప్పటి నుంచి అతడికి అన్నీతానై ఆర్థికంగా సహాయ సహకారాలు అందించానని చెప్పారు. తనవద్ద నుంచి రూ.1.2 కోట్లను తీసుకున్నాడని, ఆ మొత్తం రాబట్టుకోవడానికే పోరాడుతున్నానన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన బతుకును హేళన చేసే విధంగా కిరణ్‌రాయల్ ట్రోల్ చేయిస్తున్నాడని ఆరోపించారు.

ఆమె పెద్ద చీటర్ అని అప్పుడే చెప్పా

● జైపూర్ పోలీసుల అరెస్టుతో రుజువైందన్న కిరణ్



తిరుపతి, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): 'నాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న లక్ష్మి పెద్ద చీటర్ అని తొలిరోజే చెప్పా. ఎవరూ నమ్మలేదు. జైపూర్ పోలీసులు తిరుపతికి వచ్చి అరెస్టు చేయడంతో నేను చెప్పింది నిజమైంది' అని జనసేన నేత కిరణ్‌రాయల్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 'జగన్ 2.0' పోస్టర్ విడుదల చేశాక వైసీపీ నాయకులు కుట్రపన్ని తన రాజకీయ జీవితాన్ని అణిచివేయాలని చూశారన్నారు. వైసీపీ స్వార్థ రాజకీయాలకోసం మహిళను వాడుకున్నారని, పర్యవసానంగా ఆమె ఎక్కడవుందా? అని వెతుకుతున్న జైపూర్ పోలీసులకు దొరికిపోయిందన్నారు. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం వైసీపీకే చెల్లిందన్నారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందంటే తాను చావడానికైనా సిద్ధమన్నారు. కోర్టులో న్యాయం గెలుస్తుందని, తనకు అండగా ఉన్న జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఎస్వీయూ ఘటనలో ఇద్దరి అరెస్టు

● గంజాయి, హత్యాయత్నం కింద కేసులు నమోదు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూ హాస్టల్‌లోని ఇద్దరు విద్యార్థులపై ఆదివారం రాత్రి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులపై గంజాయి, హత్యాయత్నాల కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఎస్వీయూ సీఐ రామయ్య కథనం మేరకు.. వెంకటగిరి మండలానికి చెందిన మణికంఠ తిరుపతిలో జులాయిగా తిరుగుతున్నాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ఎక్కడపడితే అక్కడ రౌడీయిజం చేయడం, అవసరమైతే హత్యాయత్నాలకు పాల్పడడం అలవాటుగా మారింది. దీంతో మణికంఠపై వర్శిటీ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఎస్వీయూలో ఉన్న ఓ వైసీపీ విభాగం నాయకుడితో కలిసి వర్శిటీకి వస్తుంటాడు. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన మరో విద్యార్థి పరిచయమయ్యాడు. రోజూ అతడి గదికి రాత్రి సమయాల్లో వచ్చి మద్యం తాగేవారు. ఇది రూమ్‌మేట్ హరికి నచ్చక మరో రూముకు వెళ్ళి చదువుకునే వాడు. శనివారం రాత్రి రూము నెంబరు 18 వద్ద చదువుకుంటున్న హరి వద్దకు మణికంఠ, అతడి స్నేహితుడు, వర్సిటీ విద్యార్థి అయిన యోగేశ్వర్ వచ్చారు. తాను గదికి వస్తే.. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావంటూ హరితో మణికంఠ గొడవపడ్డాడు. తమ గది వద్దకు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావంటూ వెంకటేష్‌బాబు నిలదీశారు. అప్పటికే మద్యం, గంజాయి మత్తులో ఉన్న మణికంఠ అతడిపై కత్తితో దాడి చేశాడు. వర్శిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిమణికంఠ, యోగేశ్వర్‌పై గంజాయి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

హాస్టళ్లలో బయటి వ్యక్తులుంటే చర్యలు



హాస్టల్‌ను పరిశీలిస్తున్న వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఎస్వీ యూనివర్సిటీ హాస్టళ్లలో బయటి వ్యక్తులుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి హెచ్-బ్లాక్ హాస్టల్లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సోమవారం వీరు పరిశీలించారు. గాయపడిన విద్యార్థిని పరామర్శించారు. హాస్టళ్లలో సమస్యలకు కొందరు సిబ్బంది తీరు కూడా కారణమని పలువురు విద్యార్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో, బయటి వ్యక్తుల గురించి అధ్యయనం, చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక అందిన వెంటనే యూనివర్సిటీ హాస్టళ్లలోని బయటి వ్యక్తులు, వారికి ఆశ్రయం కల్పిస్తున్న సిబ్బంది, విద్యార్థులపైనా కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బయటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు రండి

● సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే, అధికారుల ఆహ్వానం



సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను సోమవారం వీరు కలిసి ఆహ్వాన పత్రికను లాంఛనంగా అందజేశారు. ఆలయ వేదపండితులు సీఎంకు తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. వేదాశీర్వాదమిచ్చారు. ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. ఈవో బాపిరెడ్డి, ప్రధాన అర్చకుడు సంబంధం గురుకుల్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీజీ, పీహెచ్‌డీ సెట్స్ కన్వీనర్‌గా వెంకటేశ్వర్లు



నియామక ఉత్తర్వులు స్వీకరిస్తున్న ప్రొఫెసర్ పీసీ వేంకటేశ్వర్లు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం చేపట్టనున్న ఏపీపీజీసెట్, ఏపీపీహెచ్‌డీ సెట్ కన్వీనర్‌గా ఎస్వీయూ ఓఆర్ఐ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ నియామక ఉత్తర్వులను ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు నుంచీ ఆయన సోమవారం అందుకున్నారు.

పుస్తకాలపై దాడి అనాగరికం : సాహిత్యవేత్తలు

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు, ఆటోనగర్), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సాహిత్యం కుట్ర కాదు, రచయితలు కుట్రదారులు కాదని పలువురు సాహిత్యవేత్తలు స్పష్టం చేశారు. తిరుపతి పుస్తక ప్రదర్శనపై దాడికి నిరసనగా సోమవారం సాయంత్రం తిరుపతిలో పుస్తక, సాహిత్యాభిమానులు సమావేశమయ్యారు. 17వ తిరుపతి పుస్తక ప్రదర్శనలో శనివారం కొందరు దాడి చేసి బీభత్సం చేసిన సంఘటనను ఖండించారు. సమాజంలో భిన్నాభిప్రాయాలకు చోటుండాలన్నారు. లేకపోతే మానవ మనుగడే ప్రమాదంలో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీని కలిశారు. 17 ఏళ్లగా ఎంతో గౌరవంగా జరుగుతున్న పుస్తకోత్సవాల గురించి వివరించారు. దాడి సంఘటన వీడియోలను ఎస్పీకి చూపించారు. దాడికి గురైన విశాలాంధ్ర పుస్తకాల షాప్ ప్రతినిధి శంకర్‌ను విచారించి, వెంటనే చర్యలకు ఆదేశించిన ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు పి.అంజయ్య, రాఘవ, వాకా ప్రసాద్, పరమేశ్వర్, ఒ. వెంకటరమణ, అజీమ్ బాష, రామానాయుడు, వందవాసి నాగరాజు, విశ్వనాథం, సాయిలక్ష్మి, హేమలత, జయంతి, వెంకటాద్రి, హరీష్ పాల్గొన్నారు.



పుస్తకాలను ప్రదర్శిస్తున్న పుస్తక, సాహిత్యాభిమానులు

నేడు పుస్తక ప్రియుల ర్యాలీ

తిరుపతి పుస్తక ప్రదర్శనపై దాడిని నిరసిస్తూ మంగళవారం తిరుపతిలో పుస్తక ప్రియులు పుస్తకాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం నుంచీ నాలుగుకాళ్ళ మండపం దాకా ఈ ర్యాలీ సాగనుంది. రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు తమకు నచ్చిన పుస్తకాలను పట్టుకొని ఈ ప్రదర్శనలో పాల్గొనాలని తిరుపతి పుస్తక ప్రియుల ఐక్య వేదిక కన్వీనర్ వాకా ప్రసాద్ కోరారు.

లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన 23 మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం లాటరీ ద్వారా డిప్ తీసి అర్హులైన వారికి కేటాయించారు. తద్వారా ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు కింద రూ.4.60 లక్షల ఆదాయం లభించింది.

దొంగలపై స్పెషల్ ఫోకస్

● ముమ్మరంగా కార్డెన్ సెర్చ్‌లు ● పాత నేరస్థుల కదలికలపై నిఘా

● థార్, పార్థు గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీ ఆదేశాలు

తిరుపతి (నేరవిభాగం), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరుస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దొంగతనాలు, హౌస్ బ్రేకింగ్‌లు, చైన్ స్నాచింగ్‌ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు సర్కిళ్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసి ఎస్పీ హర్షవర్ధనరాజు విధులు కేటాయించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు హోంగార్డుల నుంచి అదనపు ఎస్పీల వరకు రోడ్లపై ఉండి.. విజువల్ పోలీసింగ్ గట్టిగా చేయాలని ఆదేశించారు. మరోవైపు జైళ్ల నుంచి విడుదలైన వారు, పాత నేరస్థుల కదలికలపై దృష్టి సారించారు. ఇప్పటికే సబ్ డివిజన్ల వారీగా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చే పని మొదలు పెట్టిన పోలీసులు.. ఆయా పోలీసు స్టేషన్లలోని నేరస్థుల జాబితాలు పరిశీలిస్తున్నారు. నేరస్థుల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరు ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు? థార్, పార్థు గ్యాంగ్‌లు గతంలో ఎక్కడైనా చోరీలు, హౌస్ బ్రేకింగ్‌లకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వారి వేలిముద్రలు బయటకు తీసి మళ్లీ పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 340 మంది పాత నేరస్థులు వున్నట్లు సమాచారం.

డీజీపీ ఆదేశాలతో కదలిన యంత్రాంగం

డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఏకాంత కాలనీలు, శివారు ప్రాంతాలు, ఖరీదైన విల్లాల్లో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. వెంకటగిరి, బాలయ్యపల్లి, డక్కిలి, శ్రీకాళహస్తి, తిరుపతి, నాయుడుపేట, డీవీ సత్రం, వెంకటగిరి ప్రాంతాల్లో సోమవారం ఆయా డీఎస్పీల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 153 వాహనాలకు ఎలాంటి రికార్డులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. ఇలాంటి కార్డెన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ హర్షవర్ధన రాజు చెప్పారు. వీటితో పాటు నైట్ పెట్రోలింగ్, విజువల్ పోలీసింగ్, మొబైల్ వాహనాల్లో గస్తీ తిరగడం వంటి వాటిని మరింత పటిష్ఠ పరచడానికి చర్యలు తీసుకున్నారు.

నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్



శ్రీనివాసాపురంలో స్థానికులతో మాట్లాడుతున్న డీఎస్పీ చెంచుబాబు

నాయుడుపేట టౌన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేట పట్టణం శ్రీనివాసపురం కాలనీలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ శ్రీనివాసపురంలో ఉన్న ప్రభుత్వ లేఅవుట్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో బయటప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

మట్టి రవాణా అడ్డగింత



పోలీస్ స్టేషన్ వద్ద మట్టి టిప్పర్లు

పెళ్లకూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను శిరసనంబేడు గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. మట్టి టిప్పర్లను మైనింగ్ అధికారులకు అప్పగించారు. సమాచారం అందుకున్న మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆఫీస్ సబ్‌ఆర్డినేటర్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని మట్టి టిప్పర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుందర రామిరెడ్డి, ప్రసాద్, రమేష్‌రెడ్డి, రమణయ్య, రఘురామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలను తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్రీడా పోటీల విజేతలకు అభినందన



క్రీడాకారులను అభినందిస్తున్న డైరెక్టర్, విభాగాధిపతులు

కోట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విజయం సాధించిన ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడాకారులను సోమవారం డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్‌రెడ్డి, విభాగాధిపతులు అభినందించారు. ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు ఒంగోలులో జాతీయస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. బాస్కెట్‌బాల్, టెబుల్ టెన్నిస్ పోటీల్లో ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారిని డైరెక్టర్‌తో పాటు విద్యావిభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, అసిస్టెంట్ పీడీలు శోభారాణి, రామ్‌కుమార్ అభినందించారు.

కుట్లు, అల్లికలపై శిక్షణ



విద్యార్థులకు అల్లికలపై శిక్షణ ఇస్తున్న మహిళా సాధికార విభాగం కన్వీనర్ ఉషారాణి, పక్కన ప్రిన్సిపాల్ శంకర్ శర్మ తదితరులు

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేటలోని వీఎస్ఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు కుట్లు, అల్లికలపై శిక్షణ తరగతులను ప్రిన్సిపాల్ ఎస్ఎల్‌బీ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధికి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరమన్నారు. సూళ్లూరుపేటకు చెందిన పేద మహిళ పి.సంధ్యకు కళాశాల మహిళా సాధికార విభాగం తరపున రూ.3 వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సాధికార విభాగం కన్వీనర్ డి.ఉషారాణి, అమ్మాజి, సునీత, డాక్టర్ సల్మా, బి.అనురాధ, యామిని తదితరులు పాల్గొన్నారు.

కేశవరం, చిట్టేడు గ్రామాలకు గంగనీళ్లు

కోట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కేశవరం, చిట్టేడు పంచాయతీలకు తెలుగుగంగ నీటిని విడుదల చేశారు. రైతులు పుచ్చసాగు వేసుకునేందుకు కండలేరు నుంచి 5వ బ్రాంచ్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల గంగనీరు కావాలని కోరారు. సోమవారం ఏఈ నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో ఓజిలి మండలం ఆరిమేని పాడు వద్ద 31వ కిలోమీటరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ నుంచి రైతులు మళ్లించుకున్నారు. మంగళవారం నాటికి ఆయా గ్రామాల చెరువులకు గంగనీరు చేరుతుందని ఏఈ తెలిపారు.

ఆర్టీసీ డిపోల్లో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

తిరుపతి(ఆర్టీసీ), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 ఆర్టీసీ డిపో గ్యారేజీ, బస్టాండ్లలో అభివృద్ధి పనుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీవో జి.నరసింహులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు ఆయా డిపో మేనేజర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు లభిస్తాయని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు దరఖాస్తులు డీపీటీవో కార్యాలయంలో అందజేయాలని, 3 గంటలకు అందరి సమక్షంలో టెండర్లను ఓపెన్ చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 6302082018ను సంప్రదించాలని కోరారు.

తిరుచ్చిపై సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడు

చంద్రగిరి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం తిరుచ్చి వాహనంపై సీతారామలక్ష్మణ సమేత హనుమంతు ఉత్సవర్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ కన్నులపండువగా నిర్వహించారు. ఉత్సవర్లను విశేషంగా అలంకరించి, తిరుచ్చి వాహనంపై అధిష్ఠించారు. తిరుచ్చి వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, రమేష్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మునికుమార్, అర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు పాల్గొన్నారు.

వాహనం ఢీకొని కూలీ మృతి



మృతి చెందిన బంగారు సారంగన్

తడ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని కూలీ మృతి చెందాడు. తమిళనాడు గుమ్మిడిపూడి తాలూకా సామిరెడ్డికండ్రిగ గ్రామానికి చెందిన బంగారు సారంగన్ (55) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. సోమవారం ఉదయం 6 గంటలకు పన్నంగాడు వద్ద కూలి పనికి బయలుదేరాడు. జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బంగారు సారంగన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ కొండపనాయుడు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.





నిండుకుండలా పునబాక చెరువు - వరిసాగు

స్వర్ణముఖిలో మెండుగా భూగర్భ జలాలు

- రైతులకు తీరుతున్న సాగునీటి సమస్య
- కూటమి ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం

పెళ్లకూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్వర్ణముఖినది ఆధారంగా పంటలు సాగుచేసే రైతులు గడిచిన అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాల వల్ల చివరి తడికి నీరందక పంటలు కోల్పోయేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముందుగానే తెలుగుగంగ జలాలు స్వర్ణముఖినదికి విడుదల చేయడం, దానికి తోడు వర్షం పడటంతో స్వర్ణముఖినది భూగర్భ జలాలు మెండుగా పెరిగాయి. దీంతో అటు రైతులకు సాగునీరు, ఇటు ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టీడీపీ ఆవిర్భావానికి ముందు వర్షాభావ పరిస్థితులు తలెత్తితే మండలంలో కరవు విలయ తాడవం చేసేది. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చి విస్తృతంగా కాలువలు తవ్వించడంతో పాటు చెన్నైకి తాగునీటి అవసరాలకు నీటిని తరలించారు. అలాగే స్వర్ణముఖినదికి సైతం నీటిని విడుదల చేయడంతో రైతులు కరవు నుంచి బయటపడేవారు. అదేవిధంగా రైతుల ప్రయోజనాల కోసం శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖినదిలో నిర్మించిన చెక్‌డ్యామ్ నుంచి చెంబేడు కాలువకు గంగ జలాలను మళ్లించడంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. కాలువల ద్వారా పెళ్లకూరు, చిల్లకూరు, జీలపాటూరు, చావాలి, శిరసనంబేడు, చెంబేడు, పునబాక, అర్ధమాల, చింతపూడి, నెలబల్లి, పుల్లూరు తదితర చెరువులకు నేరుగా నీరందేది. దీంతో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటి సమస్య తప్పింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముందుగానే తెలుగుగంగ జలాలు స్వర్ణముఖినదికి విడుదల చేయడం, ఈ ఏడాది వర్షాలు కూడా బాగా కురవడంతో స్వర్ణముఖినదిలో భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి కొరత ఉండదని రైతులు ఆనందపడుతున్నారు.

ప్రయాణికుల సౌకర్యం కోసమే కొత్త బస్సులు: పాశిం



బస్సులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్

గూడూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.15 కోట్లతో నూతనంగా 25 ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. సోమవారం గూడూరు డిపోలో 9 కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలతో పాటు పలు పట్టణాలకు బస్సు సర్వీసులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. గూడూరు రైల్వేస్టేషన్ నుంచి తిరుమలకు, బెంగళూరుకు బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి, నాయకులు నెలబల్లి భాస్కర్‌రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లురాజు, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, అబ్దుల్‌రహీం, కరుణాకర్‌రెడ్డి, ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు, వాటంబేడు శివకుమార్, ప్రకాష్ నాయుడు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏకలవ్య గురుకులంలో ఆరో తరగతికి అడ్మిషన్లు

ఓజిలి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఓజిలి మండలం వాకాటివారి కండ్రిగ వద్ద ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో చేరేందుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ పవన్‌కుమార్ సింగ్ తెలిపారు. విద్యార్థులు ఈనెల 19వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

విద్యార్థినుల అదృశ్యంపై ఫిర్యాదు

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక రెండో పట్టణ పరిధిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం అయ్యారని సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక జానకిరామ్‌పేటలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చందన, జయశ్రీ సోమవారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలో కనిపించకుండా పోయారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

వ్యవసాయ పరికరాలు, వాహనాల పంపిణీ

చిల్లకూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తమ్మిన పట్నం, గుమ్మళ్లదిబ్బ, లింగవరం, ఏరూరు గ్రామాల్లోని రైతులకు సోమవారం అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ఈ- రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో అధిక దిగుబడులను పొందడంతో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలన్నారు. కార్యక్రమంలో జగదీష్ పటేల్, రాజేష్‌రంజన్, మృత్యుంజయ్‌రామ్, అనురాగ్‌ద్వివేది, వెంకటేష్, భాస్కర్, సరళ, రాధిక, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, రఫీ పాల్గొన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి



సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం హామీ మేరకు పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ అన్నారు. సోమవారం స్థానిక గాంధీనగర్‌లోని సచివాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని సచివాయ సిబ్బందికి అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో శశికుమార్, కాలేషా, నారాయణ, సునీల్, రత్నయ్య, ముని, రూప తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ అన్నారు. సోమవారం కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, విజయ్‌మహేష్, పీరకుమార్, శ్రీధర్‌శర్మ, కోటేశ్వరరావు, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

నులిపురుగుల మాత్రల పంపిణీ

వాకాడు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులకు ఎంపీడీవో అన్నపూర్ణరావు ఆల్‌బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో నసీం ఆలీ, కళాశాల ప్రిన్సిపాల్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిట్టమూరు: స్థానిక జీఎం నాయుడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపీడీవో మనోహర్ గౌడ్ నులి పురుగుల నిర్మూలన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారిని పద్మావతి, ఉపాధ్యాయులు గిరిబాబు, ఏఎన్ఎం సక్కుబాయి, ఆశ వర్కులు శుభాషిణి, మస్తానమ్మ పాల్గొన్నారు.

డక్కిలి: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు సోమవారం నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజి, అంగన్‌వాడీ సూపర్ వైజర్ పరిమళ, టీచర్ సుకన్య, ఆయా లలితమ్మ పాల్గొన్నారు.

అసత్య ప్రచారం మంచిపద్ధతి కాదు

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ టీడీపీ నాయకులపై అసత్య ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఆదివారం మండలంలోని మంగళపూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి టీడీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ పాలనలోనే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను ప్రోత్సహించడం లేదన్నారు. పలు గ్రామాల్లో టీడీపీ ఫ్లెక్సీలను పలుమార్లు వైసీపీ నాయకులు చించివేస్తుంటే.. అలా చేయొద్దని సూచించామే తప్ప పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయించలేదన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్‌రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లురాజు, అబ్దుల్‌రహీం, వెంకటేశ్వర్లురెడ్డి, రవీంద్రరెడ్డి, సిద్ధయ్య నాయుడు, వాటంబేడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని ప్రసంగాన్ని వీక్షించిన విద్యార్థులు

నాయుడుపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ ప్రసంగాన్ని పట్టణంలోని లోతువానిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వీక్షించారు. విద్యార్థులు తమ ఆహార అలవాట్లలో కూరగాయాలకు ప్రాధాన్య ఇచ్చి.. పిజ్జా, బర్గర్, మైదా వంటి ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, ప్రతి రోజూ సూర్యరశ్మితో అనుబంధం పెంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.

గర్భిణులకు పౌష్టికాహారం అందజేత



గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్న డాక్టర్ షరీనా

గూడూరు అర్బన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో సోమవారం జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సెల్వం దాతృత్వంతో గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, నాగరాజు, ప్రభాకర్, ఇబ్రహీం, ఆనంద్, సుబ్బారావు, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

ఇస్కాన్ మందిరంలో పూజలు

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సొసైటీ సెంటర్ లోని ఇస్కాన్ మందిరంలో సోమవారం త్రయోదశి వేడుకలు నిర్వహించారు. కృష్ణ, బలరాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. సంకీర్తనలు, భజనలు చేశారు. కార్యక్రమంలో బలభద్ర గోపాల్‌దాస్, ఇస్కాన్ ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ నేతలు



చంద్రబాబుతో సతీష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి

నాయుడుపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలో తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, నాయకులు కందల కృష్ణారెడ్డి, కామిరెడ్డి అశోక్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి పార్లమెంటు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

రూ.కోటి వ్యయంతో సిమెంటు రోడ్ల నిర్మాణం

కోట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కోట పట్టణంలో రూ.కోటి వ్యయంతో రెండు సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ సెంటర్, క్రాస్ రోడ్డుకు అనుబంధంగా అంబేడ్కర్ గురుకులం మీదుగా కోట, వెంకన్నపాళెం రోడ్డు వరకు, అలాగే కోట క్రాస్‌రోడ్డుకు అనుబంధంగా గోపాల్‌రెడ్డి విగ్రహం సమీపంలో రెడ్డి కల్యాణ మండపం మీదుగా సామాజిక ఆరోగ్య కేంద్రం వరకు సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రోడ్లు నిర్మించనున్న ప్రాంతాలను టీడీపీ మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, ఎంపీటీసీలు షంషుద్దీన్, సురేష్ సోమవారం పరిశీలించారు.

ఇక్కడ ఏం చేసినా నాకు చెప్పాల్సిందే!

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి

ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిపై ఎంపీపీ చిందులు

డక్కిలి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): డక్కిలి ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిపై ఎంపీపీ గోను రాజశేఖర్ విరుచుపడ్డారు. కార్యాలయంలో ఏ పని చేయాలన్నా తనకు చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన కార్యాలయానికి వచ్చీ రాగానే ఎంపీడీవో గుణశేఖర్‌రెడ్డి, పంచాయితీరాజ్ ఏఈ చంద్రశేఖర్, కార్యాలయ సూపరింటిండెంట్ అనురాధలను తన గదిలోకి పిలిపించుకొని తనకు మాటమాత్రంగా కూడా చెప్పకుండా కార్యాలయంలో విద్యుత్ వైరింగ్‌కు డబ్బులు ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. వైర్లు ప్రమాదకరంగా వేలాడుతుంటే వాటిని సరిచేడంలో తప్పేముందని ఎంపీడీవో చెప్పినా వినిపించుకోలేదు. తన మాట కార్యాలయంలో ఎవ్వరూ లెక్కచేయడం లేదని, ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోండి అంటూ గద్దించారు. దీంతో ఎంపీడీవో గుణశేఖర్ జోక్యం చేసుకొని తాను నిజాయితీగా విధులు నిర్వహిస్తానని, కార్యాలయం బాగుండాలన్న ఉద్దేశంతో చిన్నచిన్న మరమ్మతులతో పాటు, ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను తొలిగించామని సమాధానం ఇచ్చారు. ఇది రుచించని ఎంపీపీ ఇక్కడ ఏం చేయాలన్నా తనకు చెప్పే చేయాలని హుకూం జారీ చేశారు. పంచాయతీ రాజ్ ఏఈ చంద్రశేఖర్, కార్యాలయ సూపరింటెండెంట్ అనురాధపై మండిపడ్డారు. పెద్దగా అరుపులు వినిపించడంతో సిబ్బంది విస్తుపోయి చూస్తుండిపోయారు.

విశిష్ట గుర్తింపు సంఖ్యకు నమోదు చేసుకోండి

సూళ్లూరుపేట, వాకాడు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన విశిష్ట గుర్తింపు సంఖ్యకు రైతులందరూ నమోదు చేసుకోవాలని సూళ్లూరుపేట సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత, వాకాడు ఏవో దీప, కోట ఏవో నిరంజన్‌కుమార్ కోరారు. సోమవారం సూళ్లూరుపేట వ్యవసాయ కార్యాలయంలో ఈ ఫార్మర్ రిజిష్టర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఈ నెల 28 వరకు రైతు భరోసా కేంద్రాల్లో రైతులు తమ ఆధార్, పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకెళ్లి నమోదు చేసుకోవచ్చునన్నారు. అనంతరం రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుందని, ఈ సంఖ్య ఉంటేనే ప్రభుత్వం అందించే పంటల బీమా, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంట నష్టపరిహారం వంటివి అందుతాయన్నారు. కార్యక్రమంలో ఏవో కవిత తదితరులు పాల్గొన్నారు.


కోట నుంచి గూడూరు రైల్వేస్టేషన్‌కు బస్సు నడపండి



ఆర్ఎంకు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

కోట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కోట నుంచి గూడూరు రైల్వే స్టేషన్‌కు ఉదయం 6 గంటలకు బస్సు చేరేలా చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డికి సోమవారం బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి ప్రజలు నిత్యం నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాలకు ప్రజలు వివిధ పనులపై వెళ్తుంటారని, వారంతా తెల్లవారుజామున బయలుదేరి ఉదయం 6 గంటలకు గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకొని వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందన్నారు. అలాగే వాకాడు నుంచి తెల్లవారుజామున బయలుదేరి 5.30 గంటలకు గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరేలా ఒక బస్సు నడపాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనబాక కోటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వండి



సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనాకు సమస్యలు వివరిస్తున్న కార్మికులు

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందజేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ అన్నారు. సోమవారం సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న 20మంది పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రొయ్యల మేతపై అవగాహన

కోట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రొయ్యల మేతకు గుర్తింపు పొందిన ఉత్పత్తులనే వాడాలని బీస్ రొయ్యల మేత ఉత్పత్తుల సంస్థ వైస్ చైర్మన్ చెర్రి కురియన్ అన్నారు. కోటలోని రెడ్డి కల్యాణ మండపంలో సోమవారం కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల ఆక్వా రైతుల సమావేశం జరిగింది. ప్రస్తుత సీజన్‌లో అబీస్ రొయ్యల మేత వాడటం వల్ల ఉపయోగాలు, దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించారు.

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గూడూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో విజయభాస్కర్‌రెడ్డి, రవిప్రసాద్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

వేదోక్తంగా మృత్యుంజయస్వామికి పూజలు



శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం వేదోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామి వారికి మొదట పాలు, పంచామృతం, చందనం, విభూది, పచ్చకర్పూరంలో వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

రహదారి నియమాలపై వ్యాసరచన పోటీలు



విద్యార్థులతో ఉపాధ్యాయులు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు రహదారి నియమాలు పాటించాలని ఆర్టీసీ డీపో అసిస్టెంట్ మేనేజరు చిట్టెమ్మ అన్నారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ది స్కూల్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియమాలను పాటిస్తే సురక్షిత జీవనాన్ని గడపవచ్చునన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జనార్దనరావ్ పవార్, ప్రధానోపాధ్యాయురాలు విశాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మట్టి తొలగిస్తే ఉపాధి కోల్పోతాం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మట్టిని తొలగిస్తే ఉపాధి కోల్పోతామని కుమ్మరి కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేశాయి. సోమవారం వారు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జేసీ శుభం బన్సల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఇనగలూరులో సుమారు 50 కుటుంబాలు 40 ఏళ్లుగా రెవెన్యూలోని సర్వే నెంబరు 150/1, 150/2లో బంకమట్టి నిల్వ చేసి కుండలు తయారు చేసుకుంటున్నామన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి బంకమట్టిని జేసీబీలతో బంకమట్టిని తొలగించి చదునుచేస్తామని హెచ్చరించారన్నారు. ఇలా చేస్తే తామంతా వలస వెళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బెజవాడ ఆదిశేషయ్య, వెంకటేశ్వర్లు చెలికం నాగరాజు, శివకృష్ణ, ముచ్చేలి బాలకృష్ణ, శంకరయ్య తదితరులున్నారు.

కలుషిత నీటితో రోగాలు



పైపు పగలడంతో డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తోందిలా..

కేవీబీపురం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కళత్తూరు పంచాయతీ రామకృష్ణాపురంలోని ప్రజలు కలుషిత తాగునీటితో ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలో ఉండటంతో పైపులైన్ దెబ్బతినడంతో మురుగునీరు కలిసి కలుషితమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నామంటున్నారు. కేవీబీపురంలో పైపులైను లీకేజీ కావడంతో నీరంతా రోడ్లపైకి పారుతోంది. నీరు కలుషితం అవుతోందని ప్రజలు అంటున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

గ్రీవెన్స్‌డేలో సమస్యల పరిష్కారానికి కృషి



గ్రీవెన్స్‌డేలో అధికారులకు అర్జీ సమర్పణ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): గ్రీవెన్స్‌డేలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని తహసీల్దారు మధుసూదన్‌రావు అన్నారు. తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ప్రజలు పలు సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. కార్పొరేషన్ రుణాలకు అవసరమైన పత్రాలను సకాలంలో అందించాలనికోరారు. టీడీపీ మండలాధ్యక్షుడు గాలి మురళినాయుడు, ఎంపీడీవో సురేంద్రనాథ్, వీఆర్వోలు పాల్గొన్నారు.

సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన



విద్యార్థులతో పోలీసులు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల నియంత్రణపై ప్రభుత్వ మహిళ డిగ్రీకళాశాలలో సోమవారం రెండవ పట్టణ పోలీసులు అవగాహన కల్పించారు. అలాగే శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలో స్వర్ణముఖి నది వంతెన వద్ద ఖాళీ ప్రదేశంలో 1వ పట్టణ పోలీసులు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ మద్యం సీసాలను పురపాలకసంఘ సిబ్బంది సాయంతో సేకరించి దగ్ధం చేశారు. డీఎస్పీ నరసింహమూర్తి, సీఐ గోపి పాల్గొన్నారు.

పీఎం సూర్యఘర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

పిచ్చాటూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏడీ రమేష్, ఏసీ విజయమ్మలు కోరారు. స్త్రీ శక్తి భవనంలో సోమవారం ఏపీఎం చంద్రకళ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సూర్యఘర్ పథకం గురించి వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు పథకాన్ని ఉచితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్ పొందవచ్చునని వివరించారు. ఏఈ సుబ్రహ్మణ్యం, సీసీలు నాగేంద్రబాబు, సుబ్రహ్మణ్యం, శశికళ, సంఘమిత్రలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి

సత్యవేడు

రేపు త్రిశూల స్నానం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో బుధవారం తిశూల స్నానం నిర్వహించనున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. వ్యాసపౌర్ణమి సందర్భంగా ఆరోజు ఉదయం పంచమూర్తులు స్వర్ణముఖి నదిలో ఉంచి సద్యోముక్తి పురాణ ప్రవచనం జరుగుతుందన్నారు.త్రిశూల స్నానం నిర్వహించాక ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారన్నారు. గ్రామోత్సవం జరుగుతుందన్నారు.

దేహదారుఢ్య పోటీల్లో స్వర్ణం



శివాజీని అభినందిస్తున్న నిర్వాహకులు

వరదయ్యపాళెం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వరదయ్యపాళెం మండలం అకినంపాళెంకు చెందిన బాడీ బిల్డర్ వెట్టి శివాజీ రాష్ట్రీయ దేహదారుఢ్య పోటీల్లో సత్తా చాటాడు. శ్రీకాకుళంలోని పీఎస్ఎన్ఎం పాఠశాలలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 210మంది పాల్గొనగా 85 కేజీల విభాగంలో మిస్టర్ టైటిల్ విన్నర్‌గా వెట్టి శివాజీ నిలిచాడు. శివాజీని పలువురు అభినందించారు.

వైభవంగా ప్రదోష నంది సేవ



ఊరేగుతున్న స్వామి అమ్మవార్లు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం వైభవంగా ప్రదోష నందిసేవ జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు ఆలయ అలంకార మండపంలో పలురకాల అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. ధూప,దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో ప్రదోష నందిసేవ జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

మల్లీశ్వరికి పురస్కారం



పిచ్చాటూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జడ్పీ హైస్కూలు హిందీ పండిట్, సామాజిక కార్యకర్త డా. మల్లీశ్వరికి తెలుగు కళారత్నాలు జాతీయ సాంస్కృతిక సంస్థ(హైదరాబాద్) ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో సంస్థ అధినేత యూవీరత్నం అవార్డుతో పాటు బంగారు నందిని ఆమెకు అందజేశారు. ధ్యానం, మొక్కలు పెంపకం రంగాలోల విశిష్ట సేవలు అందిస్తున్నందుకు తనకు ఈ అవార్డు అందజేసినట్లు మల్లీశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల సిబ్బంది అభినందించారు.





జయలక్ష్మీపురం మార్గంలో ప్రవహిస్తున్న కాళంగి(ఫైల్),శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రహదారిపై కోవనూరు వద్ద ప్రవహిస్తున్న వరదనీరు

ఈసారైనా హామీ గట్టెక్కేనా..

కేవీబీపురం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఏటా వర్షాలకు మట్టి వంతెనలు కొట్టుకుపోయి పూడి, పూడి సీకేపురం, ఎగువపూడి, దిగువపూడి, పోలినాయుడుకండ్రిగ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారీ తాత్కాలికంగా మట్టితోలి వంతెన ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంజూరు-జయలక్ష్మీపురం మార్గంలో కాళంగి ఏరు ఉధృతంగా ప్రవహించప్పుడల్లా ఈ గ్రామాలకు జనజీవనంతో సంబంధాలు తెలిపోతున్నాయి. కనీసం మట్టి వంతెన కూడా లేదు. శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రహదారిపై కోవనూరు వద్ద కల్వర్టు లేకపోవడంతో వరదనీరు రోడ్డుపై ప్రవహించడం, రాకపోకలు నిలిచిపోవడం సాధారణమైపోయింది. ఎన్నికల వేళ ఈ వంతెల గురించి హామీలిచ్చి ఆనక విస్మరించడం పరిపాటిగా మారింది. ఈసారి అయినా ఈ వంతెనలను, కల్వర్టులను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

పేదలకు ఇళ్లు నిర్మించాలంటూ సీపీఐ నిరసన



తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మురళి కోరారు. సోమవారం తహసీల్దారు కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాకముందు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని ఇల్లు నిర్మించుకోవడానికి రూ.4లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు జనమాల గురవయ్య, గోపి, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు మురళి, నాయకులు శివకుమార్, చారులత, హరి, జాన్ తదితరులు పాల్గొన్నారు. **వరదయ్యపాళెం:** సీపీఐ నాయకులు వరదయ్యపాళెం తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహసీల్దారు రాజశేఖర్‌కు సీపీఐ నాయకులు తరుణ్‌కుమార్, కృష్ణమూర్తి, చంద్ర,మురళి తదితరులు వినతిపత్రం అందజేశారు. **బుచ్చినాయుడుకండ్రిగ :** సీపీఐ ఏరియా కార్యదర్శి అంబాకం చిన్నిరాజ్, కత్తి ధర్మయ్యల ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసీల్దార్ సుబ్రమణ్యంకు వినతిపత్రం అందజేశారు.

వాహనాల పార్కింగ్‌కు స్థల పరిశీలన



స్వర్ణముఖి నది కట్టపై స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ గోపి

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వాహనాల పార్కింగుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సీఐ గోపి, ముక్కంటి ఆలయ అధికారులతో కలిసి స్వర్ణముఖి నది పడమర వైపు కరకట్ట ప్రాంత ఎంపికపై మాట్లాడారు. గతంలో వాహనాలను జలవినాయక ఆలయం వరకు అనుమతిచడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడేంది. ఈఏడాది ముందుగానే పడమరవైపున కరకట్టపై పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ





పెద్దపాండూరు- బీఎన్‌కండ్రిగ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేస్తున్న దృశ్యం

వరదయ్యపాళెం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం పెద్దపాండూరు ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలను అందజేశారు. 1-19 పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను అందజేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

రేణిగుంట:మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 21,529 మంది పిల్లలకు ఉచితంగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈనెల 17 వరకు ఈ పంపిణీ చేస్తామని వైద్యాధికారి డాక్టర్ చరిత చెప్పారు.

బుచ్చినాయుడుకండ్రిగ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. పాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ విద్యాసాగర్ తహసీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీవో త్రివిక్రమ్‌రావు, సీహెచ్‌వో వెంకటేశ్వరులో ప్రధానోపాధ్యాయుడు రమణయ్య పాల్గొన్నారు.

సత్యవేడు: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దాసుకుప్పం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గుణశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రవి, ఎంపీడీవో చంద్రశేఖర్, హెచ్ఎం భారతి, ఎంపీహెచ్ఈవో సుబ్రమణ్యం పాల్గొన్నారు.

పరశురామేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పలు రకాల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేపట్టి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

రోడ్డు భద్రతపై అవగాహన



విద్యార్థులకు సూచనలిస్తున్న పోలీసులు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): బండారుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నిర్మల్‌కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనాలతో పాటు సంబంధిత పత్రాలను వాహనదారులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. పోలీసులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ మృతికి ఎమ్మెల్యే నివాళి

నారాయణవనం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): భీమునిచెరువు సర్పంచ్ మురుగేషన్ మృతికి ఎమ్మెల్యే ఆదిమూలం, జడ్పీటీసీ సభ్యులు సుమన్ కుమార్ మురుగేషన్ సోమవారం నివాళిలు అర్పించారు. నివాళి అర్పించిన వారిలో టీడీపీ నాయకులు భాస్కరన్‌లు ఉన్నారు.

అంగన్వాడీ కార్యకర్త మృతికి..

వరదయ్యపాళెం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్త పద్మావతి మృతికి సీఐటీయూ అంగన్‌వాడీప్రాజెక్టు అధ్యక్షురాలు నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో దివ్య, గౌరి, లక్ష్మీదేవి, అనుష్క, మేరి, శ్రీదేవి, తులసి, వెంకటమ్మ, మంజుల, కళావతి, సుబ్బమ్మ తదితరులు ఉన్నారు.

వేద వర్సిటీ రిజిస్ట్రార్‌గా భాస్కరుడు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్‌గా డాక్టర్ పోకల భాస్కరుడు నియమితులయ్యారు. ఇప్పటివరకూ వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ తారకరామకుమారశర్మ వ్యవహరించారు. డాక్టర్ భాస్కరుడుని నియమిస్తూ వీసీ ఆచార్య రాణీసదాశివమూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

పుత్తూరు వార్తలు

ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ



చిన్నారికి ఆల్బెండజోల్ మాత్ర వేస్తున్న ఆశ

పుత్తూరు అర్బన్, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశా. మెడికల్ ఆఫీసర్ ఆశ పర్యవేక్షణలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో 10,193 మంది మాత్రలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ నులిపురుగులు ఆహారంలోని న్యూట్రిన్స్, విటమిన్స్‌ను హరించి శరీర ఎదుగుదలను అడ్డుకుంటాయన్నారు. చిన్న పిల్లల్లోనే కాకుండా పెద్ద వారిలో కూడా ఎటువంటి లక్షణాలు కలుగజేయకుండా జీవించగలవన్నారు. డాక్టర్ల సూచనల మేరకు వీటిని వేసుకోవాలన్నారు. **పుత్తూరు:** మండలంలోని ప్రభుత్వ ప్రభుత్వేతర విద్యాసంసల్లో 14 ఏళ్ల లోపు పిల్లలకు ఆల్‌బెండజోల్ మాత్రలను అందజేశారు. మండలంలోని 13383 మంది విద్యార్థులకు ఈ మాత్రలను వేసినట్లు మండల విద్యాశాఖాధికారి తిరుమలరాజు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్త్ క్లబ్ నిర్వాహకులు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాత్రలను పంపిణీ చేశారు. **నారాయణవనం:** స్థానిక ఎంపీపీ స్కూల్ నందు విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్‌రాజు, పీహెచ్‌సీ వైద్యులు దర్శిత్‌రాజ్, టీడీపీ నాయకులు భాస్కరన్ పాల్గొన్నారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

పుత్తూరు, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): స్థానిక మరాఠీ రైల్వే గేటు సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆదివారం రాత్రి మురుగేశన్ (44) అనే వ్యక్తి మరణించాడు. మృతుడు నారాయణవనం మండలం భీమునిచెరువు గ్రామానికి చెందిన వాడని రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా వాసవీదేవి ఆలయ వార్షికోత్సవం

వడమాలపేట.ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నిర్మించి 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆర్యవైశ్య మహిళలు లలితా సహస్రనామ కుంకుమార్చన చేశారు. రాత్రి వాసవీదేవిని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరింపజేసి మంగళ హారతులిచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : భానుప్రకాష్



రైతులకు ఎరువులను పంపిణీచేస్తున్న ఎమ్మెల్యే

పుత్తూరు టౌన్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి):రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు. సోమవార నేషనూరు పంచాయితీలో జరిగిన రైతులకు ఎరువుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ గంజి మాధవయ్య, వ్యవసాయ ఉప సంచాలకులు రమేష్, వ్యవసాయాధికారి కోదండ, ఎంపీడీవో రమేష్ బాబు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్ఎస్‌కు కనిపించని స్పందన

పుత్తూరు అర్బన్, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్ కార్యక్రమానికి స్పందన కరువైంది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మంజునాథ్ గౌడ్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజల నుంచి వినతులు అందలేదు. మున్సిపల్ కార్యాలయం వేదికగా పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందని కమిషనర్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ ప్రకటన ప్రజలకు చేరువకాకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది.

వడమాలపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆరుగురు వ్యక్తిగత సమస్యలపై అర్జీలు ఇచ్చినట్లు తహసీల్దార్ జరీనా .తెలిపారు.

భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకం

పుత్తూరు టౌన్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కాపు వీధి(రెడ్డిగుంట వీధి)లోని సుందర వినాయక స్వామి ఆలయంలో సోమవారం భక్తి శ్రద్ధలతో కుంభాభిషేకం నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ అనంతరం మహా పూర్ణాహుతి, గోపుర విమాన కుంభాభిషేకం, పరివారం సుందర వినాయకస్వామి మహా కుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకంలో ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. సాయంత్రం ఉత్సవమూర్తులు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని వీక్షించిన విద్యార్థులు



పాఠశాల టీవీలో పరీక్షా పే చర్చా చూస్తున్న విద్యార్థులు

పుత్తూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): చదువును కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని సోమవారం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ విద్యార్థులకు హితవు పలికారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని టీవీలో ఈ కార్యక్రమ ప్రసారాన్ని విద్యార్థులు వీక్షించారు. 21 అంశాల మీద ప్రధాని విలువైన సూచనలిచ్చారు.. ప్రధాని హిందీ ప్రసంగాన్ని ఉపాధ్యాయులు అనువదించి విద్యార్థులకు వివరించినట్లు ఎంఈఓ తిరుమల రాజు తెలిపారు.